ఆంధ్రజ్యోతి
ANDHRAJYOTHY
రాజన్న సిరిసిల్ల
జిల్లా వార్తలు
శుక్రవారం 26 జూలై 2024



సిరిసిల్లలో బంద్ విజయవంతం 8
వస్త్ర పరిశ్రమ సంక్షోభంపై ప్రభుత్వాలు స్పందించాలి 8

మగ్గం బతుకులకు నిరాశే

- చేనేత, జౌళి శాఖకు రూ.355 కోట్లు
- జౌళి రంగానికి రూ.185 కోట్లు
- పవర్‌లూం పరిశ్రమ కేటాయింపులపై అయోమయం
- అభయ హస్తం గ్యారంటీలపైనే ఆశలు
- వ్యవసాయ రంగానికి పెద్దపీట
- మహిళా ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు
- వేములవాడ ఆలయ అభివృద్ధిపై స్పష్టత కరువు
- బడ్జెట్‌పై జిల్లాలో మిశ్రమ స్పందన



(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

రాష్ట్ర బడ్జెట్ సిరిసిల్ల మగ్గం బతుకుల్లో నిరాశే నింపింది. బతుకమ్మ చీరలు వంటి ప్రభుత్వ ఆర్డర్లు నిలిచిపోయి రోడ్డునపడి పోరాటాలు చేస్తున్నా పవర్‌లూం కార్మికులను అసెంబ్లీలో ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం ప్రవేశ పెట్టిన తెలంగాణ బడ్జెట్ అయోమయానికి గురి చేసింది. తెలంగాణ చేనేత సహకార సంస్థ ద్వారా చేనేతకు పునర్జీవ చర్యలు చేపడుతామని ప్రకటించారు. ఎక్కువ వస్త్రాలను తయారు చేసే పవర్ లూం ఫ్యాక్టరీలతో పోటీ పడలేక చేనేత దిగాలు పడిందని పేర్కొన్నారు. చేనేత కళను శాశ్వతంగా ప్రమాదం ఉన్నందున పునర్జీవనానికి చర్యలు చేపడుతామని, ప్రభుత్వ శాఖలు, అవసరమైన వస్త్రాలు, విద్యార్థుల యూ ని ఫాంలు, ఆస్పత్రులకు సంబంధించిన బట్టను సేకరిస్తామని వెల్ల డించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ప్రస్తావన తీసుకరాక పోవడంతో నేత న్నలు నిరాశకు గురయ్యారు. చేనేత రంగాన్నే ప్రధానంగా పేర్కొ నడంతో సిరిసిల్లలో వర్కర్‌టు ఓనర్ పథకం, ఇతర సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ఆర్డర్లపై నేతన్నల్లో అయోమయం నెలకొంది. బడ్జెట్‌లో చేనేత రంగా నికి రూ.355 కోట్లు కేటాయించారు. చేనేత ఆర్థిక సహాయం కోసం రూ.153 కోట్లు, చేనేత, టెక్స్‌టైల్ రంగానికి రూ.185 కోట్లు, నేత కార్మికుల బీమా కోసం రూ.15 కోట్లు కేటాయించారు. పరిశ్రమల రంగానికి కేటా యించిన బడ్జెట్‌లో సిరిసిల్లలో అపెరల్, వర్కర్ టు ఓనర్ పథకం ఇత రంగాలకు ఏమాత్రం చేయూత లభిస్తుందనే దానిపై అయోమయం నెలకొది.

మిడ్ మానేరు పర్యాటకంపై అయోమయం

జిల్లాలోని రాజరాజేశ్వర మిడ్ మానేరు ప్రాజెక్ట్ నుంచి అన్నపూర్ణ అనంతగిరి ప్రాజెక్ట్ వరకు పర్యాటకంగా తీర్చిదిద్దుతామని గత ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. బోటింగ్ వంటివి ప్రారంభించినా ముందుకు సాగలేదు. కాంగ్రెస్ తాజా బడ్జెట్‌లో తెలంగాణలోని ఏడు అటవీ ప్రాంతాల్లో ఈకో టూరిజం అభివృద్ధి చేసేందుకు నిర్ణయించారు. సిరిసిల్ల మిడ్ మానేరు, ఇతర పర్యాటకంపై అయోమయమే నెలకొంది.

జిల్లాలోని రాజరాజేశ్వర మిడ్ మానేరు ప్రాజెక్ట్ నుంచి అన్నపూర్ణ అనంతగిరి ప్రాజెక్ట్ వరకు పర్యాటకంగా తీర్చిదిద్దుతామని గత ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. బోటింగ్ వంటివి ప్రారంభించినా ముందుకు సాగలేదు. కాంగ్రెస్ తాజా బడ్జెట్‌లో తెలంగాణలోని ఏడు అటవీ ప్రాంతాల్లో ఈకో టూరిజం అభివృద్ధి చేసేందుకు నిర్ణయించారు. సిరిసిల్ల మిడ్ మానేరు, ఇతర పర్యాటకంపై అయోమయమే నెలకొంది.

● అభయ హస్తం.. ఆరు గ్యారంటీలపైనే ఆశలు

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలపైనే బడ్జెట్‌లో ఆశలు కల్పించింది. వ్యవసాయం, మహిళా సంక్షేమంపై ప్రధానంగా దృష్టి సారించినట్లు కనిపించింది. రైతులకు భరోసా కింద రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలతోపాటు పంటలకు ఫసల్‌బీమా యోజన, రైతు నేస్తం, 33 రకాల వరిధాన్యాలు, క్వింటాల్‌కు రూ.500 బోనస్, ఆయిల్ పాం, పశు సంవర్థక శాఖ ద్వారా పాలు, మాంసం, చేపలు, గొర్రెల పెంపకంపై ప్రోత్సాహకాలపై ఆశలు కల్పించింది. ఇంది రమ్మ ఇళ్లు, ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఆరోగ్య బీమా, బీసీ సం క్షేమం, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం, వంటిపై ఆసక్తి పెరిగింది.

● అంగన్‌వాడీలు ఫ్రీ స్కూల్‌లు

పౌష్టికాహారంతోపాటు విద్యార్థులకు పూర్వవిద్యను అందించే విధంగా అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీస్కూల్‌లుగా మారుస్తున్నట్లు బడ్జెట్‌లో పేర్కొ న్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా పాఠశాల నిర్వహణ అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రీస్కూల్‌ల ద్వారా జిల్లాలో 587 అంగన్ వాడీ కేంద్రాల్లో దాదాపు 20 వేల మంది పిల్లలకు పూర్వవిద్య అందనుంది.

● స్వశక్తి మహిళలకు చేయూత

స్వశక్తి సంఘాల మహిళలకు చేయూతను ఇచ్చే విధంగా బడ్జెట్ ఉంది. ఇందిర మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు నైపుణ్య శిక్షణతోపాటు రుణబీమా పథకం అందించనున్నారు. ఏటా రూ.25 వేల కోట్లకు తగ్గకుండా ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్లు వడ్డీలేని రుణాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిర జీవిత పథకం కింద రూ.10 లక్షల జీవితబీమా అందించనున్నారు. మహిళా సభ్యులకు ఉపాధి అవకాశాలు, ఉత్పత్తుల విక్రయానికి దుకాణాలు ఆర్థిక స్వావలంబనతో కోటీశ్వరులుగా తీర్చిదిద్దే దిశగా బడ్జెట్‌లో పేర్కొన్నారు. జిల్లాలో 1.13 లక్షల మంది పొదుపు సంఘాల మహిళల్లో ప్రభుత్వ నిర్ణయాలపై ఆసక్తి పెరిగింది.

● రాజన్న ఆలయ అభివృద్ధి ప్రస్తావనేది?

దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధిపై బడ్జెట్‌లో ప్రస్తావన రాలేదు. నిధుల కేటాయింపు ఏ విధంగా ఉండబోతుందోనని రాజన్న భక్తులు ఎదురు చూశారు.

● పద్దుల్లో వాటా ఎంత?

అసెంబ్లీలో రూ.2,91,159 కోట్లతో వివిధ పద్దులతో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై స్పష్టత కనిపించలేదు. మున్సిపల్, పంచాయతీరాజ్, నీటి పారుదల, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వ్యవసాయం, బీసీ సంక్షేమం, పరిశ్రమల శాఖకు సంబం ధించిన బడ్జెట్‌లో ఎంత వాటా వస్తుందనేది చర్చనీయాంశమైంది.

రాజన్నకు మొండిచేయి



- ప్రతాప రామకృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు

రాష్ట్ర బడ్జెట్ సామాన్యులకు అనుకూలంగా లేదు. రాజన్న ఆలయానికి బీఆర్ఎస్ ప్రభుత్వంతా కాంగ్రెస్ కూడా మొండ చెయ్యి చూపింది. ముంపు గ్రామాల నిర్వాసితుల ఊసే లేదు. సిరిసిల్ల చేనేత కార్మికులకు మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేయలేక పోయింది. ఇది ప్రజలకు అనుకూలంగా లేని బడ్జెట్.

వాస్తవ బడ్జెట్



- కేకే మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి

రాష్ట్ర బడ్జెట్ ప్రజల అంచనాలకు, వాస్తవానికి దగ్గరగా ఉంది. గత ప్రభుత్వం అరచేతిలో స్వర్గం చూపించింది. కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపింది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రజలకు అండగా నిలిచింది. రైతులు, నేతన్నలు, కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చింది.

బడ్జెట్‌లో కొత్తదనమేమీ లేదు



- తోట ఆగయ్య, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో కొత్త సంక్షేమ పథకాలకు నిధుల కేటాయిం పు, ప్రస్తావన లేదు. వృత్తిదారులకు ఎలాంటి భరోసా కల్పించ లేదు. ఆరు గ్యారెంటీల అమలుకు నిధులు కేటాయించినట్లు పేర్కొన్నా పూర్తి స్థాయి లో తీర్చేట్టు లేదు. బడ్జెట్ అంకెల గారడీలా ఉంది.

రైతును రాజు చేయడమే లక్ష్యం



- నాగుల సత్యనారాయణగౌడ్, జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు

రైతును రాజు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. వ్యవసాయం రంగానికి రూ.72,659 కోట్లు కేటాయించారు. సింహభాగం వ్యవసాయానికి నిధులు కేటాయించి రైతులపై ఉన్న ప్రేమను చాటుకుంది. నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించింది.

నిధుల కేటాయింపు అభినందనీయం



- బొజ్జ కనుకయ్య, జనసమితి పార్టీ జిల్లా అధ్యక్షుడు

గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. నీటి పారుదల శాఖకు రూ. 22.30 వేల కోట్లు, వైద్య, ఆరోగ్యానికి రూ. 11.46 వేల కోట్లు, బీసీ సంక్షేమ శాఖకు రూ.9.20 కోట్లు అభినందనీయం.

హామీలకు సరిపడేలా బడ్జెట్ లేదు



- మల్లారపు అరుణ్‌కుమార్ ప్రజాసంఘాల నాయకుడు వీర్నపెల్లి

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు సరిపడా బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. గత ప్రభుత్వంలా చాలీ చాల ని బడ్జెట్‌ను ప్రస్తుత ప్రభుత్వం రుపొందించింది. నిరుద్యో గులకు అటవీ ప్రాంతాల అభివృద్ధికి సరిపడే విధంగా బడ్జెట్ ను కేటాయింపులు ఉండాలి. ఆరు గ్యారెంటీలను నెరవేర్చాలి.

విద్యారంగానికి మొండిచేయి



- మారవేణి రంజిత్‌కుమార్, ఏబీవీపీ రాష్ట్ర హస్టల్స్ కన్వీనర్

రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి అరకొర నిధులు కేటాయించారు. విద్యారంగాన్ని బలోపే తం చేసి కార్పొరేటు స్థాయిలో విద్యను అందిస్తా మన్న ప్రభుత్వం బడ్జెట్‌లో ఆ దిశగా నిధుల కేటాయంపు చూపలేదు. రాష్ట్ర బడ్జెట్‌లో కేవలం 7.31 శాతం నిధులు ప్రకటించి మొండి చేయి ఇచ్చారు.

బలహీనవర్గాలకు ప్రాధాన్యం



- వకుళాభరణం శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు

కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీనవర్గాల పక్షపాతి అని మరోమారు నిరూపితమైంది. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో బడుగు బలహీనవర్గాల సంక్షేమంతోపాటు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. రైతులను రాజును చేయాలనే లక్ష్యంతో నిధులు కేటాయించింది.

నిరాశాజనకంగా ఉంది



- నాగుల శ్రీనివాస్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ నిరాశజనకంగా ఉంది. వ్యవసాయం తరువాత అతి పెద్ద పరిశ్రమైన టెక్స్‌టైల్ ఊసే లేకుండాపోయింది. పరిశ్రమల శాఖకు 2726 కోట్లు కేటాయింపు మాత్రమే ఉంది. పరిశ్రమల శాఖకు కేటాయిం పులు ఎక్కువగా ఉంటే ఉపాధి అవకాశాలు లభించేవి.

విద్యారంగాన్ని విస్మరించిన ప్రభుత్వం



- దోర్నాల భూపాల్‌రెడ్డి, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు

రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగాన్ని విస్మరించారు. అరకొర నిధులు కేటాయించడం అన్యాయం. కొఠారి కమిషన్ సిపార్సుల ప్రకారం మొత్తం బడ్జెట్‌లో కనీసం 20 శాతం నిధులు కేటాయించినప్పుడే ప్రమాణాలతో కూడిన సమాన విద్యాదిశగా అడుగులు వేయెచ్చు.

గత ప్రభుత్వ ఆనవాయితీ కొనసాగింపు



- మాల్లారపు ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి

రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగంపై గత ప్రభుత్వం అనవాయితీనే కాంగ్రెస్ సర్కారు కొనసాగించింది. గతేడాది విద్యా రంగానికి 21.389 కోట్లు కేటాయిచగా ప్రస్తుతం 21.292 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో ప్రస్తుత విద్య అభివృద్ధి సాధ్యం కాదు.

నేతన్నలకు భరోసా లేదు



- కోడం రమణ, సీఐటీయూ జిల్లాకార్యదర్శి, సిరిసిల్ల

బడ్జెట్‌లో వస్త్ర పరిశ్రమలకు నిధులను కేటాయించక పోవడంతో నేతన్నలకు నిరాశనే మిగిల్చింది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో ఉన్నా ప్రభుత్వంలో చలనం లేకుండా పోయింది. చేనేత జౌళిశాఖ రంగానికి అధిక నిధులతోపాటు మరమగ్గాల కార్మికులకు ఉపాధి కల్పించాలి.

కేటాయింపులు పెరగలేదు



- పాకాల శంకర్‌గౌడ్, టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు , సిరిసిల్ల

రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిన విద్యారంగానికి నిధుల కేటాయింపులు పెరుగలేదు. దశాబ్ది కాలంలో రాష్ట్రంలో విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురువుతూ వస్తోంది. రాష్ట్రం ఏర్పాడిన తర్వాత నిధుల కేటాయింపు తగ్గిపోతుంది. ఈ బడ్జెట్‌లో కనీసం 20 శాతం నిధులు కేటాయించ లేదు.

వస్త్ర పరిశ్రమ సంక్షోభం ఊసేది?



- పంతం రవి, సీపీఐ సిరిసిల్ల పట్టణ కార్యదర్శి

రాష్ట్ర బడ్జెట్‌లో సిరిసిల్ల పవర్‌లూం పరిశ్రమ సంక్షోభంపై ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం దుర్మార్గం. చేనేత, పవర్‌లూం రంగానికి ఎటువంటి కేటాయింపులు జరపకుండా విస్మరించారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం దొందూదొందే.

పేదల బడ్జెట్



- తర్రె ప్రభలత, మాజీ సర్పంచ్, రుద్రంగి

రాష్ట్ర బడ్జెట్ పేదల బడ్జెట్. సామాన్య ప్రజలకున్యాయం చేసేలా ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం కోసం రూ.40 వేల కోట్ల కేటాయింపు హర్షనీయం. విద్య వైద్యం, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. బడ్జెట్‌తో ఆరు గ్యారెంటీలు ప్రజలకు అందుతాయి.

మిడ్‌మానేరు నిర్వాసితులకు నిరాశ



- మ్యాకల రవి, మాజీ జడ్పీటీసీ, నిర్వాసితుడు

మిడ్‌మానేరు ముంపు నిర్వాసితులకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని ప్రగాల్భాలు పలికిన కాంగ్రెస్ బడ్జెట్‌లో మొండి చేయి చూపడం బాధాకరం. నిర్వాసితులకు రూ.5.04 లక్షలు ఇస్తామని, ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని నమ్మబలికింది.

జీవన నైపుణ్యాలపై అవగాహన పెంచుకోవాలి

వీర్నపల్లి, జూలై 25: జీవన నైపుణ్యాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ షీరో ఫెసిలిటేటర్స్ అంజలి, ప్రమీల అన్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలోని కేజీబీవీలో బేటీ పడావో బేటీ బచావోలో భాగంగా స్కిల్ డెవలప్ మెంట్‌పై గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు నైపుణ్యాలు నేర్చుకోవాలన్నారు. పాఠశాల ప్రత్యేక అధికారి నీలిమా తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్ విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు

● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్లకలెక్టరేట్, జూలై 25: జిల్లాలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం కలెక్టరేట్ లో ఇంటర్ విద్యపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. కళాశాలల్లో తాగునీటి సరఫరా, ప్రహరీ, టాయిలెట్లు, విద్యుత్, ఫర్నీచర్‌తోపాటు మెరుగైన ఫలితాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు జారీ చేశారు. కావాల్సిన ఏర్పాట్లపై సమగ్ర నివేదికను ఇవ్వాలని డీఐఈవోను ఆదేశించారు. ఇంటర్ విద్యార్థుల ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రమాణాలపై కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ మరింత మెరుగు కావాల్సిన అవసరం ఉందన్నారు.సమావేశంలో ఇంటర్మీడియెట్ విద్యాధికారి మోహన్, ప్రిన్సిపాల్‌లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వేములవాడ టౌన్: వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా గురువారం తనిఖీ చేశారు. కళాశాలలోని పరిసరాలతోపాటు తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు బోధించి పలు ప్రశ్నలను అడిగారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కళాశాలలో కావాల్సిన సౌకర్యాలపై నివేదిక ఇవ్వాలన్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతామన్నారు. ప్రిన్సిపాల్ ప్రమోద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



విద్యార్థులకు బోధిస్తున్న కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా

చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి

తంగళ్లపల్లి, జూలై 25: విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ, సీనియర్ జడ్జి రాధిక జైస్వాల్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖ, మహిళా సాధికారత కేంద్రాల ఆధ్వర్యంలో మిషన్ శక్తి వంద రోజుల స్పెషల్ సంయుక్త అవగాహన కార్యక్రమంలో భాగంగా గురువారం తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గురుకుల పాఠశాలలో సదస్సు నిర్వహించారు. విద్యార్థులు భవిష్యత్‌పై సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ రోజా, కళాశాల ప్రిన్సిపాల్ పద్మ తదితరులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న సీనియర్ జడ్జి రాధిక జైస్వాల్

వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి : ఏఎస్పీ



కల్వర్టు పనులను పరిశీలిస్తున్న ఏఎస్పీ

వేములవాడ టౌన్, జూలై 25 : రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా జిల్లాప్రజలు అప్రమత్తంగా ఉండాలని వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి సూచించారు. వేములవాడ పరిధిలోని గంజి వాగు ప్రాంతాన్ని రూరల్ సీఐ శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విపత్కర సమయాల్లో సహాయం కోసం డయల్ 100కి లేదా దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. వాగులు, వంకలు, నదుల వద్ద వరద ప్రవాహం అధికంగా ఉంటుందని, వాటి వద్దకు వెళ్లవద్దని అన్నారు. రైతులు పొలాల్లో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు పాటించాలన్నారు.


రుణాలను వెంటనే రెన్యూవల్ చేసుకోవాలి

చందుర్తి, జూలై 25: రైతులు రుణాలను వెంటనే రెన్యూవల్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్ అన్నారు. చందుర్తి మండల కేంద్రంలోని రుణ మాఫీలో భాగంగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు, పీఏసీఎస్, రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల విభాగాన్ని గురువారం పరిశీలించారు.అనంతరం మండలంలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఈపాస్ ద్వారానే విక్రయించాలని ఆదేశించారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి దుర్గరాజు ఉన్నారు.



ఎల్ఎల్‌బీ ఆరో సెమిస్టర్ ఫలితాలు విడుదల

గణేష్‌నగర్, జూలై 25: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన ఎల్ఎల్‌బీ ఆరో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను గురువారం పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఎస్‌వీ శ్రీరంగప్రసాద్ విడుదల చేశారు. ఫలితాలను శాతవాహన విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని తెలిపారు.







వివాహిత ఆత్మహత్య

చొప్పదండి, జూలై 25: చొప్పదండిలోని సంతోష్‌నగర్‌లో ఓవివాహిత ఇంట్లో ఉరి వేసుకొని గురువారం ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ అనూష కథనం మేరకు.. రాచకొండ మమత వివాహం 2019లో లక్ష్మణ్‌తో జరిగింది. పిల్లలు పుట్టడం లేదని దంపతుల మధ్య సంవత్సరం నుంచి గొడవలు జరుగుతున్నాయి. మమతను లక్ష్మణ్ వేధిస్తున్నాడని ఈనెల 8న తల్లిదండ్రులు మమతను పుట్టింటికి తీసుకుపోయారు. గురువారం సాయంత్రం ఇంట్లో ఉరి వేసుకొని మమత ఆత్మహత్య చేసుకున్నట్టు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

జగిత్యాలలో మూడిళ్లలో చోరీ

జగిత్యాల టౌన్, జూలై 25: జగిత్యాల జిల్లా కేంద్రంలోని గోవిందుపల్లిలో గురువారం తెల్లవారుజామున మూడు ఇళ్లలో చోరీ జరిగింది. గోవిందుపల్లి ప్రాంతానికి చెందిన ఎదురుగట్ల సతీష్‌తోపాటు మరో ఇద్దరి ఇళ్లల్లోకి దొంగలు చొరబడి ఇంటి, బీరువా తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడ్డారు. 15 తులాల బంగారంతోపాటు నాలు గు లక్షల రూపాయలు దోచుకెళ్లారు. నిందితులు తమ ఆనవాల్లు దొరకకుండా సీసీ కెమెరాలు, రూటర్లను ధ్వసం చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టౌన్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వేలిముద్రలు సేకరించి కేసు నమోదు చేశారు.







కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం

- సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి



సమావేశంలో మాట్లాడుతున్న చాడ వెంకట్‌రెడ్డి

భగత్‌నగర్, జూలై 25: కేంద్రం బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. కరీంనగర్ లోని ఎల్ఐసీ ఏజెంట్ల సంఘ భవనంలో సీపీఐ ఉమ్మడి జిల్లా రాజకీయ శిక్షణ శిబిరాన్ని ఆయన గురువారం ప్రారంభిం చారు. ఈ సందర్భంగా చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు చెక్ పెట్టడంతో ఏన్డీఏ మిత్రపక్షాలు మోదీకి చెక్ పెట్టాయన్నారు. ఎన్డీఏ పక్షాలైన ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు అధిక నిధులు కేటాయించి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశారన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. 44 కార్మికచట్టాలను నాలుగు కోడ్‌లుగా విభజించి కార్మిక హక్కులను కాలరాశారన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను గమనించిన ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పారన్నారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం విస్మరించిం దన్నారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఈ దేశంలో అంతర్భాగమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారన్నారు. ప్రశ్నించే గొంతుకలను అణచివేశారన్నార ని విమర్శించారు. భూ సమస్యలు పరిష్కరించలేదని, ప్రజలు కేసీఆర్ వైఖరిపై విసిగివేసారి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందించినప్పుడే ప్రజా విశ్వాసం పొందుతారన్నారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు తక్షణమే అందించాలన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్ ఇవ్వాలన్నారు. ధరణి పోర్టల్‌లో ఉన్న లొసుగులను సవరించి రైతుల భూ సమస్యలు పరిష్కరించాలన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ ఆవిర్భవించి డిసెంబరు 25 నాటికి 100 సంవత్సరాలు పూర్తి అవుతుందన్నారు. సుదీర్ఘ పోరాటాల చరిత్రలో నిరంతరం, కార్మికులు, కర్షకులు, ప్రజల సమస్యల పరిష్కారమే ఏజెండగా ముందుకు సాగుతోందన్నారు. సీపీఐ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రజా సంఘాలను గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసుకోవడానికి రాజకీయ శిక్షణ శిబిరాలు దోహదపడుతాయన్నారు. కార్యక్రమంలో కరీంనగర్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల సీపీఐ కార్యదర్శులు మర్రి వెంకటస్వామి, మంద పవన్, గుంటి వేణు, తాండ్ర సదానందం, వెన్న సురేష్, పొనగంటి కేదారి, గడిపె మల్లేష్, గోషిక మోహన్, కసిరెడ్డి మణికంఠరెడ్డి పాల్గొన్నారు.

డిగ్రీలో ప్రవేశానికి దోస్త్ ప్రత్యేక కౌన్సెలింగ్

గణేష్‌నగర్, జూలై 25: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి దోస్త్ ఆధ్వర్యంలో ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రకటించారని దోస్త్ కో ఆర్డినేటర్ సూరేపల్లి సుజాత ఒక ప్రకటనలో తెలిపారు. శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్న డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు పొందని విద్యార్థులు ప్రత్యేక కౌన్సెలింగ్‌ను వినియోగించుకోవాలన్నారు. ఈ నెల 25 నుంచి ఆగస్టు 2 వరకు రిజిస్ట్రేషన్, 27 నుంచి ఆగస్టు 3 వరకు వెబ్ ఆప్షన్స్, ఆగస్టు 6న సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. ఆగస్టు 9లోగా రిపోర్టు చేయా లన్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు దోస్త్ షెడ్యూ ల్ ప్రకారం ఈనెల 15 నుంచి ప్రారంభించామన్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

జ్యోతినగర్, జూలై 25: ఎన్టీపీసీ సుభాష్‌నగర్ సమీప రాజీవ్ రహదారిపై బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. రామగుండం వైపు నుంచి వస్తున్న ఆటో రోడ్డుపై ఉన్న గేదెను ఢీ కొట్టడంతో ఆటో బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న బాదావత్ శేఖర్(35) తీవ్రంగా గాయపడ్డాడు. శేఖర్‌ను గోదావరిఖని ఏరియా ఆసుపత్రికి తరలిస్తుం డగా మార్గమధ్యలో చనిపోయాడు. రామగుండం ఎన్టీ కాలనీలో శేఖర్ నివాసం ఉంటున్నాడు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ ప్రశాంత్‌కు తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఎన్టీపీసీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

● కరీంనగర్‌లో వ్యాపారి..

కరీంనగర్ క్రైం: కరీంనగర్ రూరల్ మండలం నగునూర్ వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్‌కు చెందిన వ్యాపారి తాటికొండ రమేష్ (49) మృతి చెందాడని కరీంనగర్ రూరల్ పోలీసులు తెలిపారు. రమేష్ చొప్పదండిలో బుక్‌స్టాల్ నడుపుతూ కరీంనగర్ నుంచి రోజు చొప్పదండికి వెళ్లి రాత్రి తిరిగి కరీంనగర్‌కు వస్తుంటాడు. ఇదే క్రమంలో బుధవారం రాత్రి బుక్‌స్టాల్ మూసివేసి తన కారులో బయలుదేరిన రమేష్ నగునూర్‌లోని ఎస్ఆర్ స్కూల్ వద్దకు రాగానే రోడ్డుపై పార్క్ చేసిన లారీని వెనక నుంచి కారు ఢీకొట్టింది. దీంతో రమేష్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. రమేష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

'నీట్ నుంచి వైదొలుగుతున్నట్లు అసెంబ్లీలో తీర్మానం చేయాలి'

కరీంనగర్, జూలై 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నీట్ నుంచి వైదొలుగుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేయాలని మాజీ ఎంపీ బోయినప ల్లి వినోద్‌కుమార్ సీఎం రేవంత్‌రెడ్డిని ఒక ప్రకటనలో కోరారు. నీట్ ఎంట్రెన్స్ పరీక్ష మాత్రమేనన్నారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్, కర్ణాటక రాష్ట్రాలు నీట్ నుంచి వైదొలుగుతున్నట్లు వారి శాసనసభల్లో తీర్మాణాలు చేశాయని తెలిపారు. నీట్‌తో లాభం కంటే నష్టం ఎక్కువగా ఉందన్నారు. తెలంగాణలో పీజీ సీట్లు ఎక్కువ ఉన్నాయని, నీట్ ద్వారా విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా లక్ష ఎంబీబీఎస్ సీట్లు ఉంటే అందులో దాదాపు 10 శాతం 8,265 మంది విద్యార్థులు తెలంగాణ లోనే ఉన్నారని చెప్పారు. నీట్‌పై అపనమ్మకం ఏర్పడిందని అన్నారు.



చింతన

మనిషి జన్మకు పరమార్థం ఏమిటన్నది చిరకాల ప్రశ్న. సమాధానాలు అనేకం ఉన్నా, 'ముక్తి సాధన' అనేది ఏ ఒక్కరూ కాదనలేనిది. దీనికి మరో పేరు 'మోక్ష ప్రాప్తి'. జనన, మరణ బంధం నుంచి విమోచన పొందడం అన్నమాట. అంటే, ఆ చక్రం నుంచే బయటపడటం. ఇది మాటలు, రాతలు కాదు... చేతలతోనే సాధ్యమవుతుంది. దీనికి ఏకైక మార్గం... ప్రతీ వ్యక్తి ఆత్మజ్ఞానం కలిగి ఉండడమే. ఎవరి గురించి వారు తెలుసుకోవాలంటే దైవశక్తినే సాధనంగా భావించాలి. తెలుసుకునే క్రమంలో మన ముందు నాలుగు మార్గాలు కనిపిస్తాయి.. అవన్నీ 'గ'కారంతో మొదలయ్యేవే. అంటే... 'గ'కార చతుష్టయం. అవి: గీత, గంగానది, గాయత్రీ మంత్రం, గోవింద నామం. నిత్యజీవితంలో వీటి స్మరణ మానవ జీవితానికి సార్థకత కలిగిస్తుందని భారతీయ సంస్కృతిని చాటి చెబుతోంది. అదే విషయాన్ని 'ఆత్మ నివేదనం' పేరిట విపులీకరిస్తోంది. 'నివేదన' అంటే 'సమర్పణ' అని అర్థం. మనసును, వాక్కును, కర్మను కేంద్రీకరించడం. ఈ కేంద్రీకరణ ద్వారానే స్వీయ పరిశీలన వేగవంతమవుతుంది.





ముక్తి సాధన కోసం... గకార చతుష్టయం

చతుర్వేదాల సారాంశం

'గ'కార చతుష్టయంలో మొదటిది భగవద్గీత. ఇందులో ఉన్నదంతా వేద విజ్ఞాన సారం. వేదాలు నాలుగు. ఋుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వ వేదం. 'వేదం' అనేది 'విద్' (తెలియడం) నుంచి ఏర్పడింది.

ఋుగ్వేదం అంటే దేవ వేదమే. ఇందులోని కొన్ని సూక్తాలు పురాణాలను, సామాజిక వర్తనను వివరిస్తాయి. యజుర్వేదం యజ్ఞ నిర్వహణ రీతిని తెలుపుతుంది. మధురతకు సూచిక సామ వేదం. అంతేకాక, సకల జ్ఞాన ప్రదాయని. అథర్వ(ణ) వేదం ఆ ఋుషి పేరు మీదుగా వచ్చింది. ఇందులోనూ శాస్త్రీయ పరిజ్ఞాన వైభవం కనిపిస్తుంటుంది. చతుర్వేదాల సారాంశ సమాహారం కాబట్టే.. భగవద్గీతకు అంతటి ప్రసిద్ధి, విశిష్టత కలిగాయి.

వేదమాత

గాయత్రీదేవి వేదమాతగా ప్రశస్తి అందుకుంది. 'గయలు' అంటే ప్రాణాలు. 'త్రాయతే' అనే పదానికి పరిరక్షణ అని అర్థం. అందుకే ప్రాణ సంరక్షకురాలుగా గాయత్రిని ఆరాధి



స్తారు. గాయత్రీ మంత్రంలోని "ఓం భూర్భువ స్సువః తత్సవితుర్వరేణ్యమ్'ను పరిశీలిస్తే... 'ఓం (సర్వ రక్షణ), భూ (ఉనికి), భువ (జ్ఞాన రూపం), స్వ (ఆనంద స్వరూపం), తత్ (అటువంటి లక్షణ సమన్విత పరమేశుడు), సవితు (విశ్వ కర్త) వరేణ్యం (సర్వులతో ఆరాధనీయులు)' అనే భావార్థాలు ఇమిడి ఉన్నాయి. ఇవన్నీ సంప్రదాయ పరంగా, శాస్త్రీయంగా కూడా ప్రామాణికాలు.



అనంత ఫలప్రదం

ఇక గోవింద నామం... 'గకార చతుష్టయంలో దీని పాత్ర అనంతం. 'శ్రీనివాసా, శ్రీవేంకటేశా, నిత్య నిర్మలా, భక్త వత్సలా, దినకర తేజా' అని స్మరణలు చేస్తారు ఆరాధకులు. 'గోవింద' అంటే భూ పరిరక్షకుడు. వేదాల వల్ల ఘనతరుడనే అంతరార్థమూ ఉంది. గోవింద నామం అనంత ఫలప్రదం.

యోగవిద్యకు సంబంధించి సాధన చతుష్టయమనే మాట వినిపిస్తూ ఉంటుంది. వివేకంతో వ్యవహరించడం, యథాతథ స్థితిని గ్రహించగలగడం, సంపత్ లేదా సమతుల్యతను కోరుకోవడం, ఆత్మ జ్ఞాన ప్రాప్తికి పలు విధాలుగా ప్రయత్నించడం. ఇదంతా అభ్యాస సాధనాల క్రమం. వీటన్నిటి ఫలితంగా స్వయం పరిశీలన శక్తి విస్తారమవుతుంది. క్రమేణా ముక్తి ప్రాప్తికి మార్గం సులభతరంగా మారుతుంది.

మానసిక, నైతిక పరమోన్నత స్థితే ముక్తి. అంటే.. వ్యక్తి తన సహజత్వాన్ని పొందగలగడం. దీనికి మూలాధారం ఆత్మ నివేదన. దైవం పట్ల పరిపూర్ణ ప్రేమను వ్యక్తపరచే రీతి. భక్తి మార్గాలు ఎన్నో ఉంటాయి. వాటన్నిటికన్నా నివేదన విధానమే భగవంతుడిని, భక్తుడిని అనుసంధానిస్తుంది. పత్రం, పుష్పం, ఫలం, చివరికి నీటినైనా భక్తితో సమర్పిస్తే ప్రీతిగా స్వీకరిస్తానన్నది గీతాచార్యుడి మాట. నిజానికి మనిషి శరీరం ఆకు వంటిదే. రాలిపోతుందే తప్ప, శాశ్వతం కాదు. అందువల్ల పత్ర అర్చనకు ఆ వ్యక్తి సంసిద్ధం కావాలి. తన మనోవనంలోని మొగ్గను పుష్పంలా వికసింప చేయాలి. ఆ వికసిత పుష్పమే విజ్ఞాన ఫలంగా రూపాంతరం చెందడాన్ని సమర్పణగా వర్ణిస్తుంది మన భారతీయ ధార్మిక చింతన. పవిత్ర గీత, పావన గంగ, శక్తిదాయక గాయత్రి, స్ఫూర్తిప్రదాయ గోవింద స్మరణలకు మనను మనం సమర్పించుకుంటేనే జీవితాలకు ధన్యత. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, భక్తి జ్ఞాన కర్మ యోగాదులు చాటి చెబుతున్నది ఇటువంటి ఆత్మ సమర్పణ పద్ధతినే.

• జంధ్యాల శరత్‌బాబు
99483 45013

భువనపావని...

యమున, కృష్ణా, గోదావరి, కావేరి, సింధు, నర్మదలతో పాటు సప్త నదుల్లో ఒకటి గంగ. 'భువన పావని', 'అనంత వాహిని' అనేవి దాని నామాంతరాలు. మన సంస్కృతి, చరిత్ర, వ్యవస్థ అంతా గంగానదితో మమేకమై ఉంది. గంగమ్మ తల్లిగా, గంగా భవానీగా పిలిచేది అందుకే. గంగను నీటికి పర్యాయపదంగా మనం ఉపయోగిస్తాం.. గంగ మరెన్నో నదులతో కలసి మహా ప్రవాహంగా మారుతుంది. ఆ జల స్నానం భారతీయులకు పరమ పవిత్రం. గంగా, యమున, సరస్వతీ నదుల సంగమ స్థలాన (త్రివేణి) కుంభ మేళాలు ఏర్పాటవుతుంటాయి. అలహాబాద్ (ప్రయాగ)లో ఈ మహోత్సవం వచ్చే ఏడాది జనవరిలో మొదలవుతుంది. ఇంతటి మేటి విశిష్టత కారణంగా... గంగ విశ్వ విఖ్యాతి పొందింది.

సద్బోధ

యోగి- సాధువు

పూర్వం ఒక యోగి అకుంఠితమైన తపస్సు చేసి, కొన్ని గొప్ప శక్తులను సంపాదించాడు. అతను స్వతహాగా మంచివాడు. కానీ తన శక్తులంటే అతనికి గర్వం ఉండేది. వాటిని ప్రదర్శించాలనే కోరిక ఉండేది. ఆ గర్వాన్ని తగ్గించాలని దేవుడు అనుకున్నాడు. ఒక రోజు... సాధువు రూపంలో ఆ యోగి దగ్గరకు వచ్చాడు. "స్వామీ! మీకు అద్భుతమైన శక్తులు ఉన్నాయని విన్నాను. మిమ్మల్ని దర్శించుకోవాలని వచ్చాను" అని అన్నాడు. మాటలు విన్న యోగి ఉప్పొంగిపోయాడు. మునిని సాదరంగా ఆహ్వానించి, ఆతిథ్యం ఇచ్చాడు.

ఈలోగా అటువైపు ఒక ఏనుగు వెళుతోంది. సాధువు దాన్ని చూపిస్తూ "స్వామీ! మీరు కోరుకుంటే ఆ ఏనుగును చంపగలరా?" అని అడిగాడు.

"ఎందుకు చంపలేను? ఇదిగో చూడండి" అంటూ నేల మీద పిడికెడు మట్టి తీసుకున్నాడు యోగి. దాన్ని మంత్రించి ఏనుగు మీదకు విసిరాడు. ఆ ఏనుగు నొప్పితో విలవిలలాడుతూ నేల మీద పడి మరణించింది.


'చూశావా!' అన్నట్టు గర్వంగా తలాడించాడు యోగి.

"మీ శక్తులు అమోఘం స్వామీ! మీరు ఏనుగును చంపేశారు. మరి దాన్ని మళ్ళీ బతికించగలరా?" అని అడిగాడు సాధువు.

"తప్పకుండా" అంటూ మరికాస్త మట్టి తీసుకొని, మంత్రించి, మరణించిన ఏనుగు మీద చల్లాడు యోగి. ఆ ఏనుగు లేచి నిలబడింది. శరీరానికి అంటుకున్న దుమ్మును విదిలించుకుంటూ అడవిలోకి నడిచింది.

"స్వామీ! మీకు అపారమైన శక్తులు ఉన్నాయి. కానీ నాకొక సందేహం ఉంది తీరుస్తారా?" అన్నాడు సాధువు.

"దానికేం? అడగండి" అన్నాడు యోగి.



"మీరు ఏనుగును చంపారు. దాన్ని మళ్ళీ బతికించారు. కానీ అందువల్ల మీకు కలిగిన ప్రయోజనం ఏమిటి? ఆధ్యాత్మికమైన ఉన్నతి కలిగిందా? మోక్షాన్ని, భగవంతుణ్ణి చేరే మార్గం దొరికిందా?" అని ప్రశ్నించాడు సాధువు.

ఆ మాటలకు యోగి దిగ్భ్రాంతి చెందాడు. సాధువు రూపంలో ఉన్న దేవుడు చిరునవ్వు నవ్వుతూ మాయమైపోయాడు. ఇంతసేపూ తన ముందు ఉన్నది సాక్షాత్తూ భగవంతుడేనని యోగికి అర్థమయింది. ఆ క్షణం నుంచి అతనిలో గర్వం, కోరికలు పూర్తిగా సమసిపోయాయి.


శ్రీ రామకృష్ణ పరమహంస తన శిష్యులకు ఈ కథ చెబుతూ "సూది బెజ్జానికి అడ్డుగా కంటికి కనిపించని చిన్న నలుసు ఉన్నా సరే... దానిలోంచీ దారం వెళ్ళడం కష్టమవుతుంది. అదే విధంగా సాధకుల్లో ఇసుకరేణువంత కోరిక, గర్వం మిగిలి ఉన్నా... పరమాత్మ తత్త్వాన్ని గ్రహించలేరు. మోక్షపథాన్ని అందుకోలేరు" అని స్పష్టం చేశారు.

'దిక్సూచి' వెబ్ పేజీలో...
సమాచారం కోసం ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. లేదా ఈ కింది యూఆర్ఎల్ https://ejyothy.com/MNuqlklలో చదవండి.

సుభాషితం

సజ్జన లక్షణాలు

ప్రదానం ప్రచ్ఛన్నం గృహ ముపగతే సంభ్రమవిధిః
ప్రియంకృత్వా మౌనం సదసి కథనం చాప్యుపకృతేః
అనుత్సేకో లక్ష్మ్యాం నిరభిభవసారాః పరకథాః
సతాం కేనోద్దిష్టం విషమ మసిధారావ్రత మిదమ్



సజ్జనుల్లో సహజంగా ఉండే లక్షణాల గురించి 'నీతి శతకం'లో భర్తృహరి వివరించిన శ్లోకం ఇది. దీన్ని...

పొసగన్ దానము గుప్త మర్థి భవనంబు జేరుచో సంభ్రమో
ల్లసదుత్థానవిధానముం బ్రియవిధుల్ గావించి మౌనంబు రా
జసభన్ మిత్రకృత ప్రకాశనము గుత్సాకర్ణ వైముఖ్య మీ
యసిధారావ్రతచర్య యెవ్వడు మహార్యశ్రేణికిం దెల్పెనో... అంటూ ఏనుగు లక్ష్మణకవి సముచిత రీతిలో తెలుగువారికి సమర్పించాడు.

భావం: దానాలు చేస్తున్నానని చాటింపు వేసుకోకుండా రహస్యంగా చేయడం. ఇంటికి వచ్చి యాచించిన వారిని ఆదరించడం. వేరొకరికి తను చేసిన మేలు గురించి ప్రచారం చేసుకోకపోవడం, వేరొకరు తనకు చేసిన మేలును పదిమందికీ చెప్పడం, ఎన్ని సంపదలు వచ్చినా వినయంగా ఉండడం, పరుల గురించి చెడ్డగా మాట్లాడకపోవడం... వీటన్నిటినీ పాటించడం కత్తిమీద సాములాంటిది. ఈ గుణాలు ఎవరో బోధిస్తేనో, నేర్పితేనో రావు. సజ్జనుల్లో ఈ లక్షణాలు స్వతస్సిద్ధంగా ఉంటాయి.

బిజినెస్

టెక్ మహీంద్రా లాభంలో 23% వృద్ధి

క్యూ1లో రూ.851 కోట్లుగా నమోదు.. రూ.13,005 కోట్లకు తగ్గిన ఆదాయం



ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి (క్యూ) టెక్ మహీంద్రా రూ.851 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఇదే కాలానికి గడించిన రూ.692.5 కోట్ల లాభంతో పోలిస్తే, ఈసారి 23 శాతం వృద్ధి నమోదైంది. కాగా, ఈ క్యూ1లో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 1.2 శాతం తగ్గి రూ.13,005 కోట్లకు పరిమితమైంది. ఆదాయం తగ్గినప్పటికీ, మొత్తం వ్యయాలు 2.3 శాతం తగ్గి రూ.955 కోట్లకు పరిమితం కావడం, వడ్డీ ఖర్చులు 40 శాతం తగ్గి రూ.715 కోట్లకు దిగిరావడం లాభాల్లో మెరుగైన వృద్ధికి దోహదపడింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మరింత మెరుగైన పనితీరు కనబర్చనుందని టెక్ మహీంద్రా కొత్త ఎండీ, సీఈఓ మోహిత్ జోషి అన్నారు.

- సేవల వ్యయం తగ్గడంతో క్యూ1లో కంపెనీ నిర్వహణ లాభాల మార్జిన్ మరో 1.9 శాతం పెరిగి 12 శాతంగా నమోదైంది. ఇకపై లాభాల మార్జిన్ క్రమంగా పుంజుకోనుందని మోహిత్ జోషి అన్నారు.
- గడిచిన మూడు నెలల్లో కంపెనీ 53.4 కోట్ల డాలర్ల విలువైన కొత్త డీల్స్‌ను కుదుర్చుకుంది. అయితే, ఐటీ రంగం ఇంకా అనిశ్చితిలోనే కొనసాగుతోందని, ఈ మధ్యనే చేపట్టిన పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళిక కంపెనీకి దోహదపడుతోందని జోషి పేర్కొన్నారు.

6,000 మంది ఫ్రెషర్ల నియామకాలు

గత మూడు నెలల్లో టెక్ మహీంద్రా ఉద్యోగులు నికరంగా 2,165 మంది పెరిగారు. దాదాపు 1,000 మంది ఫ్రెషర్ల నియామకాలతో పాటు బీపీఓ విభాగంలో మరింత మందిని చేరుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రాంగణ నియామకాల ద్వారా 6,000 మంది ఫ్రెషర్లను చేర్చుకోవాలనుకుంటున్నట్లు కంపెనీ ఇదివరకే ప్రకటించింది.

ద్వితీయార్ధంలో సిబ్బందికి వేతన పెంపు

తమ కంపెనీలో పనిచేస్తున్న 1.47 లక్షలకు పైగా ఉద్యోగులకు వేతనాన్ని పెంచాలనుకుంటున్నట్లు జోషీ వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో (2024 అక్టోబరు-2025 మార్చి) పెంపు ఉంటుందని, ఇదే విషయాన్ని సిబ్బందికి తెలియజేయడం జరిగిందన్నారు. ఐటీ రంగ కంపెనీలకు ఉద్యోగుల జీతాలే ప్రధాన వ్యయం.

పసిడి పడుతోంది..

న్యూఢిల్లీ: పసిడి, వెండి ధరలు వరుసగా మూడో రోజూ తగ్గుముఖం పట్టాయి.ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం ధర గురువారం మరో రూ.1,000 తగ్గి రూ.70,650 స్థాయికి జారుకుంది. కిలో వెండి ఏకంగా రూ.3,500 తగ్గడంతో ధర రూ.84,000కు దిగివచ్చింది. అంతర్జాతీయంగా వీటి ధరలు గణనీయంగా తగ్గడంతో పాటు దేశీయ బులియన్ మార్కెట్లోనూ జువెలర్లు భారీగా అమ్మకాలకు పాల్పడటం ఇందుకు కారణమైంది. గడిచిన మూడు రోజుల్లో తులం బంగారం రూ.5,000 తగ్గింది. ఈ విలువైన లోహాలపై కస్టమ్స్ సుంకాన్ని 6 శాతానికి తగ్గిస్తున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించడంతో ఈనెల 23న గోల్డ్ రేటు ఏకంగా రూ.3,350 పడిపోయి రూ.72,300 స్థాయికి జారుకుంది. ఈ ఏడాదిలో అదే అతిపెద్ద తగ్గుదల. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర ఒక దశలో 42.20 డాలర్లు తగ్గి 2,421 డాలర్ల స్థాయిలో ట్రేడవగా.. సిల్వర్ 28 డాలర్ల స్థాయికి పడిపోయింది.

మెటల్, బ్యాంకింగ్ షేర్లు పడేశాయ్..

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా ఐదో రోజూ నష్టాలు చవిచూశాయి. గురువారం ట్రేడింగ్ ఆరంభంలోనే 671 పాయింట్ల వరకు క్షీణించి 79,500 దిగువ స్థాయికి జారుకున్న సెన్సెక్స్.. మళ్లీ క్రమంగా తేరుకుని చివరికి 109.08 పాయింట్ల నష్టంతో 80,039.80 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 203 పాయింట్ల మేర పతనమై 24,200 స్థాయికి జారుకుంది. చివర్లో 7.40 పాయింట్ల నష్టంతో 24,406.10 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్ బలహీనంగా ఉండటంతో ఇన్వెస్టర్లు లోహం, బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాల షేర్లలో అమ్మకాలకు పాల్పడటం ఇందుకు కారణమైంది. మూలధన లాభాలపై పన్ను పెంచడంతో విదేశీ ఇన్వెస్టర్లు మన ఈక్విటీల నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకోవడం కూడా మార్కెట్‌పై ఒత్తిడి పెంచింది.

30 నుంచి అకుమ్స్ డ్రగ్స్ ఐపీఓ: అకుమ్స్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) ఈ నెల 30న ప్రారంభమై ఆగస్టు 1న ముగియనుంది. ఐపీఓలో విక్రయించనున్న షేర్ల బిడ్డింగ్ ధర శ్రేణిని కంపెనీ రూ.646-679గా నిర్ణయించింది. తద్వారా రూ.1,857 కోట్ల వరకు సమీకరించాలనుకుంటోంది.

ఐపీఓకి స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ

హైదరాబాద్ కేంద్రంగా ఉన్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఈ మేరకు మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.600 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రూ.250 కోట్ల మొత్తానికి కొత్తగా రూ.10 ముఖ విలువతో కూడిన ఈక్విటీ షేర్లు జారీ చేయటం ద్వారా సమీకరించనుంది. మిగిలిన రూ.350 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా సమీకరించనుంది. ఓఎఫ్ఎస్ ద్వారా 1.844 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. ఫార్మాస్యూటికల్, కెమికల్ రంగాలకు అవసరమైన స్పెషలైజ్డ్ ఇంజనీరింగ్ పరికరాల తయారీలో కంపెనీ కీలకంగా ఉంది.

సైయెంట్ లాభంలో 17శాతం క్షీణత

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో సైయెంట్ రూ.1,414 కోట్ల రెవెన్యూపై రూ.141 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే ఆదాయం 2.8 శాతం, లాభం 17 శాతం క్షీణించాయి. కరెన్సీ మారకం ప్రభావం జూన్ త్రైమాసిక ఫలితాలపై పడిందని, దీంతో డిజిటల్, ఇంజనీరింగ్, టెక్నాలజీ (డీఈటీ) వ్యాపారం క్షీణించిందని కంపెనీ పేర్కొంది, జూన్ త్రైమాసికంలో 5.24 కోట్ల డాలర్ల విలువైన ఆర్డర్లను కంపెనీ చేజిక్కించుకుంది. ఈ ఆర్డర్ల కారణంగా రానున్న త్రైమాసికాల్లో నిలకడైన వృద్ధిని కనబరచవచ్చని భావిస్తున్నట్లు సైయెంట్ తెలిపింది. సమీక్షా త్రైమాసికంలో సెమీకండక్టర్ విభాగంలోకి కంపెనీ అడుగుపెట్టిందని, ఇందుకోసం ప్రత్యేకంగా అనుబంధ సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

48 శాతం తగ్గిన లారస్ ల్యాబ్స్

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి గాను లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ రూ.1,195 కోట్ల రెవెన్యూపై రూ.13 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోల్చితే ఆదాయం 1 శాతం, లాభం 48 శాతం తగ్గింది. సమీక్షా త్రైమాసికంలో కీలకమైన సీడీఎంఓ క్లినికల్ ప్రాజెక్టుల్లో నిలకడైన పనితీరుతో పాటు అంకాలజీ ఏపీఐ, ఏఆర్‌వీ విభాగంలో పటిష్ఠమైన వృద్ధిని కనబరచటం కలిసివచ్చిందని లారస్ ల్యాబ్స్ సీఈఓ సత్యనారాయణ చావా తెలిపారు. ఈ కాలంలో కంపెనీ సీడీఎంఓ-సింథసిస్ వ్యాపారం రూ.214 కోట్లుగా ఉండగా ఏపీఐ రెవెన్యూ రూ.664 కోట్లుగా ఉంది.



బంగారం ధరలు (10 గ్రాములకు రూ.లలో)

	24 క్యారెట్లు	22 క్యారెట్లు	కేజీ వెండి
హైదరాబాద్	69,820 ▼	64,000 ▼	89,000 ▼
ముంబై	68,227 ▼	62,496 ▼	81,474 ▼

ఫారం గేటు అమ్మకం ధరలు (నెక్ 100 గుడ్లు)



26వ తేదీ			
హైదరాబాద్	460	విజయవాడ	480
వరంగల్	462	గోదావరి	475
చిత్తూరు	573	విశాఖపట్నం	485
		డజను గుడ్లు రూ.	72

ఫామ్‌గేట్ ధర (కిలో) రూ. వెన్‌కాబ్ బ్రాయిలర్ చికెన్



హైదరాబాద్	104	విజయవాడ	104
వరంగల్	104	గుంటూరు	107
కరీంనగర్	104	ఒంగోలు	107
మహబూబ్‌నగర్	104	చిత్తూరు	120
కర్నూలు	104	నెల్లూరు	120
విశాఖపట్నం	93	అనంతపురం	104
గోదావరి	104		

మ్యాన్‌కైండ్ గూటికి బీఎస్‌వీ

- ఒప్పందం విలువ రూ.13,630 కోట్లు
- అడ్వెంట్ ఇంటర్నేషనల్ నుంచి కొనుగోలు



న్యూఢిల్లీ: భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ (బీఎస్‌వీ)లో 100 శాతం వాటాను రూ.13,630 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు మ్యాన్‌కైండ్ ఫార్మా గురువారం ప్రకటించింది. అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్ నుంచి ఈ కంపెనీని చేజిక్కించుకుంది. బీఎస్‌వీ కోసం ఈక్వాటీ, అబుదాబీ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (ఏడీఐఏ) కన్సార్షియం కూడా పోటీ పడినప్పటికీ అధిక ధరకు బిడ్డింగ్ వేయడం ద్వారా మ్యాన్‌కైండ్ ఈ సంస్థను హస్తగతం చేసుకుంది. బీఎస్‌వీ కొనుగోలు మ్యాన్‌కైండ్ వ్యాపారాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లనుంది. మహిళల ఆరోగ్యం, సంతాన సాఫల్య ఔషధాల మార్కెట్లో అగ్రగామిగా నిలపనుంది. అలాగే, క్రిటికల్ కేర్‌లో ఇతర ఉత్పత్తుల్లోకీ ప్రవేశం కల్పించనుంది. బయోఫార్మాస్యూటికల్స్‌లో ఐదు దశాబ్దాలకు పైగా అనుభవం కలిగిన బీఎస్‌వీ.. మహిళ ఆర్యోగానికి సంబంధించి సంతాన సాఫల్యం నుంచి ప్రసవం తర్వాత సంరక్షణలో ఉపయోగించే పలు సంక్లిష్ట ఉత్పత్తులను మార్కెట్లో విక్రయిస్తోంది. "మ్యాన్‌కైండ్ ప్రయాణంలో బీఎస్‌వీ కొనుగోలు కీలక మైలురాయి. మహిళల ఆరోగ్యం, ఫెర్టిలిటీ మార్కెట్లో తమను అగ్రసంస్థగా నిలబెడుతుంది. భవిష్యత్‌లో ఈ విభాగం అపార అవకాశాలు అందించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా బలమైన వ్యాపార వృద్ధికి బాటలు వేయనుందని భావిస్తున్నా"మని మ్యాన్‌కైండ్ ఫార్మా వైస్ ఛైర్మన్, ఎండీ రాజీవ్ జునేజా అన్నారు.

పిట్టీ ఇంజనీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ

డీల్ విలువ రూ.153 కోట్లు

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ (డీఎఫ్‌పీఎల్)లో 100 శాతం వాటాలను రూ.153.12 కోట్లకు కొనుగోలు చేసినట్లు పిట్టీ ఇంజనీరింగ్ లిమిటెడ్ వెల్లడించింది. డీఎఫ్‌పీఎల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న పదిహేను రోజుల్లో ఈ డీల్‌ను పూర్తి చేయనున్నట్లు పేర్కొంది. జూన్ త్రైమాసికం ముగిసే నాటికి డీఎఫ్‌పీఎల్ వద్ద రూ.42.71 కోట్ల నగదు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. డక్టైల్ ఐరన్, గ్రే ఐరన్, లో కార్బన్ అల్లాయ్ స్టీల్ గ్రేడ్స్, సిమో ఐరన్ కాస్టింగ్స్ తయారీలో డీఎఫ్‌పీఎల్ కీలకంగా ఉంది. బెంగళూరు, హోస్కోట్‌లో ఏటా 4,200 టన్నుల స్థాపిత సామర్థ్యం కలిగిన రెండు ప్లాంట్లను నిర్వహిస్తోంది. డీఎఫ్‌పీఎల్ కొనుగోలుతో పిట్టీ ఇంజనీరింగ్ ఉత్పత్తి సామర్థ్యపరంగా మరింత బలోపేతం కానుందని సంస్థ ఎండీ అక్షయ్ ఎస్ పిట్టీ తెలిపారు.

స్థిరాస్తుల అమ్మకాల లాభాలపై కొత్త కొర్రీ

- వడ్డీ, స్టాంప్ డ్యూటీలు ఖర్చులు యథాతథం

న్యూఢిల్లీ: స్థిరాస్తుల అమ్మకాలపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీటీ) తగ్గించామని చెబుతూనే.. ప్రభుత్వం పెద్ద బాంబు పేల్చింది. ఈ లాభాల లెక్కింపు కోసం ఆస్తుల కనీస విలువను లెక్కించేటప్పుడు, వాటిని కొనేటప్పుడు చెల్లించే స్టాంప్ డ్యూటీ, అప్పు చేసి కొంటే.. ఆ అప్పులపై చెల్లించే వడ్డీల భారం.. ప్రస్తుతం ఉన్న విధంగానే లెక్కింపులోకి రాదని స్పష్టం చేసింది. కేంద్ర రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా గురువారం ఈ విషయం వెల్లడించారు. కొత్త ఎల్‌టీసీజీటీ విధానంలోనూ ఇదే పద్ధతి కొనసాగుతుందన్నారు. దీంతో ద్రవ్యోల్బణం ఆధారంగా లెక్కించే ఇండెక్సేషన్ ఖర్చుల ప్రయోజనం రద్దయి, స్థిరాస్తుల దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను భారం 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గినా అమ్మకందారులకు పెద్దగా ప్రయోజనం లేదని భావిస్తున్నారు.

కెనరా బ్యాంక్ లాభం రూ.3,905 కోట్లు



బెంగళూరు (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ ముగిసిన త్రైమాసికంలో రూ.3,905 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ.3,535 కోట్లతో పోల్చితే లాభం 10 శాతం పెరిగింది. మొండి బకాయిలు తగ్గడం ఇందుకు దోహదపడింది. కాగా బ్యాంక్ త్రైమాసికాదాయం రూ.29,823 కోట్ల నుంచి రూ.34,020 కోట్లకు పెరిగింది. వడ్డీల ద్వారా జూన్ త్రైమాసికంలో రూ.28,701 కోట్లు ఆదాయం లభించింది. నికర వడ్డీ ఆదాయం 6 శాతం వృద్ధితో రూ.8,666 కోట్ల నుంచి రూ.9,166 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ మాత్రం 3.05 శాతం నుంచి 2.90 శాతానికి తగ్గింది. భవిష్యత్తులో ఎన్ఐఎం మెరుగుపడి 2.95 శాతం వద్ద స్థిరపడుతుందని భావిస్తున్నట్టు బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ కె.సత్యనారాయణ రాజు చెప్పారు. ఆస్తుల నాణ్యత విషయానికి వస్తే బ్యాంక్ స్థూల మొండి బకాయిలు (ఎన్‌పీఏ) గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే 5.15 శాతం నుంచి 4.14 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు కూడా 1.57 శాతం నుంచి 1.24 శాతానికి తగ్గాయి. ఎన్‌పీఏలకు కేటాయింపులు రూ.2,418 కోట్ల నుంచి రూ.2,171 కోట్లకు తగ్గాయి. బ్యాంక్ సీఆర్ఏఆర్ (క్యాపిటల్ అడిక్వసీ నిష్పత్తి) 16.28 శాతానికి పెరిగింది. ప్రొవిజన్ కవరేజి నిష్పత్తి (పీసీఆర్) 118 బేసిస్ పాయింట్లు పెరిగి 89.22 శాతానికి చేరింది. ఈ ఏడాది చివరికి పీసీఆర్ 90 శాతం దాటాలని బ్యాంక్ భావిస్తున్నదని రాజు చెప్పారు. ప్రతి త్రైమాసికంలోనూ రూ.1,000 కోట్లు మొండి బకాయిలు వసూలు చేయాలన్నది తమ లక్ష్యమన్నారు.

రూ.8,500 కోట్ల సమీకరణ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.8,500 కోట్ల నిధులు సమీకరించేందుకు బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు అనుమతించిందని ఎండీ తెలిపారు. టియర్ 1, టియర్ 2 బాండ్ల ద్వారా ఈ నిధులు సమీకరిస్తామన్నారు. అలాగే తమ అనుబంధ సంస్థలు కెనరా హెచ్ఎస్‌బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, కెనరా రొబెకో ఏఎంసీ రెండింటిలోనూ 25 శాతం వంతున వాటాలు విక్రయించాలని నిర్ణయించినట్టు రాజు వెల్లడించారు.

డీఎంఅండ్‌హెచ్‌వోగా డాక్టర్ వసంతరావు


కలెక్టర్‌ను కలిసిన డీఎంఅండ్‌హెచ్‌వో

సిరిసిల్ల, జూలై 25 (ఆంధ్రజ్యోతి): జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా డాక్టర్ ఎం.వసంతరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను మర్యాద పూర్వకంగా కలిశారు. డీఎం అండ్ హెచ్‌వో కార్యాలయంలో వసంతరావును డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ రజిత, డాక్టర్ రాజగోపాల్, ఏవో చేపూరి శ్రీనివాస్, డెమో రాజ్‌కుమార్, డీపీఎంవో సురేష్, శ్రీనివాస్, హెచ్‌ఈవో లింగం, మహేష్ సన్మానించారు.

హామీలు విస్మరించిన ప్రభుత్వం

- మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు

వేములవాడ టౌన్, జూలై 25 : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని, ఉగాది పచ్చడిలో తీపి తగ్గినట్లుగా రాష్ట్ర బడ్జెట్ ఉందని వేములవాడ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేష్‌బాబు గురువారం ఒక వీడియోను విడుదల చేశారు. ఎన్నికల్లో రాజన్న ఆలయానికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని అన్నారు. ముంపు గ్రామాల నిర్వాసితులకు ఉపాధి కల్పిస్తామని చెప్పి ఆ ఊసే ఎత్తలేదని విమర్శించారు. కేంద్రం అన్యాయం చేసిందని, ఏకగ్రీవంగా తీర్మానం చేయడం గొప్పవిషయమన్నారు. దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లి నిధులు తీసుకురావాలన్నారు. దేవాలయాల ప్రస్తవనే లేదన్నారు. గల్ఫ్ బోర్డును విస్మరించారన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించాలి

ముస్తాబాద్, జూలై 25 : స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించాలని బీజేపీ పార్లమెంట్ కో కన్వీనర్ ఆడెపు రవీందర్ అన్నారు. మండల కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం ఫంక్షన్ హాల్‌లో బీజేపీ మండల అధ్యక్షుడు మెర్గు అంజగౌడ్ ఆధ్వర్యంలో గురువారం కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆడెపు రవీందర్ మాట్లాడుతూ ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. పజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెర్గు హన్మంతగౌడ్, జిల్లా అధికార ప్రతినిధి మల్రాపు సంతోష్‌రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ బడ్జెట్ దేశానికే ఆదర్శం

ఎల్లారెడ్డిపేట, జూలై 25: తెలంగాణ ప్రజల ఆశయాలకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ దేశానికి ఆదర్శమని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యమైన ప్రజా సంక్షేమ బడ్జెట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశ పెట్టారన్నారు. వ్యవసాయానికి పెద్దపీట వేసి అధిక నిధులు కేటాయించారన్నారు. సమావేశంలో నాయకులు గౌస్, శ్రీనివాస్‌రెడ్డి, బాబు, రాములు, బాల్‌రెడ్డి, పద్మారెడ్డి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

27 నుంచి ఉజ్జయిని మహంకాళి జాతర

వేములవాడ కల్చరల్, జూలై 25 : వేములవాడ పట్టణంలోని బ్రిడ్జి సమీపంలో కొలువుదీరిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరను ఈ నెల 27వ తేదీ నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ మహంకాళి శ్రీనివాస్ తెలిపారు. ఆషాఢ మాసంలో ఏటా బోనాల జాతర వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

లైఫ్ సేవియర్ అవార్డుల ప్రదానం


అవార్డు అందజేస్తున్న ఖలీల్

సిరిసిల్ల టౌన్, జూలై 25 : అత్యవసర 108 అంబులెన్స్ సేవల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మెడికల్ టెక్నీషియన్ అలుగొండ ప్రవీణ్, పైలట్ నరేష్ లైఫ్ సేవియర్ అవార్డుతో పాటు ప్రశంస పత్రాలను అందుకున్నారు. గురువారం హైదరాబాద్‌లోని 108 అంబులెన్స్ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ కార్యనిర్వాహణ అధికారి ఎంఎం ఖలీల్ అవార్డులు అందజేశారు. 2024 ఏప్రిల్, మే, జూన్ త్రైమాసికంలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని లైఫ్ సేవియర్ అవార్డుకు ఎంపిక చేశామన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రోగాం మేనేజర్ షేక్ సలీం, సిరిసిల్ల జిల్లా మేనేజర్ రాము పాల్గొన్నారు.

వేములవాడ టీపీవోగా అన్సారీ

వేములవాడ టౌన్, జూలై 25 : వేములవాడ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌గా అన్సారీ గురువారం బాధ్యతలు చేపట్టారు. వేములవాడలో టీపీవోగా విధులు నిర్వర్తించిన సాయికృష్ణ సిరిసిల్లకు బదిలీపై వెళ్లారు.

బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి

కోనరావుపేట, జూలై 25 : భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడానికి కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు గొట్టె రామచంద్రం అన్నారు. కోనరావుపేట మండల కేంద్రంలో గురువారం మండల బీజేపీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇస్తున్న గానీ నిధులు ఇవ్వడం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు బదనాం చేస్తున్నారన్నారు. అందుకే కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం నిధులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు మిరియాల్‌కార్ బాలాజీ, బైరగొని సురేష్, బొల్లారం తిరుపతి, మోత్కు మోహన్, దుర్గం తిరుపతి, కుమ్మరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్

చందుర్తి జూలై 25: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి లక్ష్యంగా ఉందని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సిరికొండ శ్రీనివాస్, మండల అధ్యక్షుడు పోంచెట్టి రాకేష్ అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కేంద్ర బడ్జెట్‌పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కారు ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చిందని, ఒక్కటి కూడా అమలు చేయలేదని అన్నారు ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటిందని, కేవలం ఉచిత బస్సు తప్ప ఇప్పటివరకు చేసిందేమీ లేదని అన్నారు. మండల ప్రధాన కార్యదర్శులు చింతకుంట గంగాధర్, చిర్రం తిరుపతి, నాయకులు పేరుక గంగరాజు, చింతకుంట సాగర్, లక్కర్సు శశి కుమార్, గొంటి రాజు, శ్రీహరి, బాలరాజు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్ డీఏ విడుదల చేయాలి

కోనరావుపేట, జూలై 25 : పెండింగ్ డీఏలను విడుదల చేయాలని పీఆర్సీని వెంటనే అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి జంగిటి రాజు డిమాండ్ చేశారు. కోనరావుపేట మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. 317 జీవోతో నష్టపోయిన ఉపాధ్యాయులను సొంత జిల్లాకు రప్పించే ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి కొక్కుల బాలరాజు, మండల ఉపాధ్యక్షుడు సంతోష్ పాల్గొన్నారు.

విగ్రహాన్ని ఆవిష్కరించాలి

కోనరావుపేట, జూలై 25 : కోనరావుపేట మండలం సుద్దాలలో ఏర్పాటు చేసిన ఛత్రపతి సాహూ మహరాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని జీవీ జై భీమ్ జిల్లా అధ్యక్షుడు దొబ్బుల ప్రవీణ్ డిమాండ్ చేశారు. సుద్దాలలో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద గురువారం నిరసన తెలిపారు. గ్రామంలో పదేళ్ల క్రితం విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, ముసుగును తొలగింపును ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. పాలకులు స్పందించి ముసుగును తొలగించాలని కోరారు. అలాగే సుద్దాల ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కొంతమంది కబ్జా చేస్తున్నారని, అధికారులు సర్వే చేసి పాఠశాల భూమి హద్దులు నిర్ణయించాలని కోరారు.

రాష్ట్ర బడ్జెట్‌లో న్యాయం

వేములవాడ టౌన్, జూలై 25 : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం చేసినా రాష్ట్ర బడ్జెట్‌తో ప్రజలకు న్యాయం చేకూరిందని కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు సంప స్వామి యాదవ్ అన్నారు. ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై స్వామి యాదవ్ ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని వర్గాలను సంతృప్తి కలిగించేలా ఉందనిపేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం రేవంత్‌రెడ్డి సర్కార్‌కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని కొనియాడారు.

సిరిసిల్ల బంద్ విజయవంతం


సిరిసిల్లలో మూసి ఉన్న దుకాణాలు

సిరిసిల్ల రూరల్, జూలై 25: వస్త్ర పరిశ్రమల సంక్షోభాన్ని రాష్ట్రం ప్రభుత్వం పరిష్కరించాలని, నేతన్నలకు ఉపాధిని కల్పించాలని గురువారం చేపట్టిన సిరిసిల్ల పట్టణ బంద్ విజయవంతమైంది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమల అనుబంధ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా సిరిసిల్లలో నేతన్నలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం సిరిసిల్ల పట్టణ బంద్‌కు పిలుపు నివ్వడంతో పట్టణంలోని వాణిజ్యవ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ చేపట్టి నేతన్నలకు సంఘీభావం ప్రకటించాయి. పట్టణంలో తెరిచిన పలుదుకాణాలను జేఏసీ నాయకులు తిరుగుతూ బంద్ చేయించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నాలుగో రోజుదీక్షా శిబిరాన్ని సీపీఐ కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు స్కైలాబ్‌బాబులు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వస్త్ర పరిశ్రమలకు ఖిల్లాగా పేరొందిన సిరిసిల్లలో గతంలో ఎలాంటి ఉపాధిలేక చాలామంది కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారని, నివారించేందుకు వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు కార్మికులకు ఉపాధిని కల్పించాలనే సంకల్పంతో ముందుకు పోవడంతోపాటు కార్మికులకు ఉపాధిని కల్పించే సమయంలో ఆయన మరణంతో తిరిగి కార్మికులకు ఉపాధిలేకుండా పోయిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం నేతన్నలకు ఉపాధిని కల్పించేందుకు బతుకమ్మచీరల తయారీతోపాటు ఇతర ఆర్డర్లు అందించి ఆదుకుందన్నారు. రాష్ట్రంలో నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వంపై కోపంతో పాత బకాయిలను విడుదల చేయడం లేదన్నారు. ప్రభుత్వ ఆర్డర్‌లను నిలిపివేయడంతోపాటు విద్యుత్ సబ్సిడీని రద్దు చేసిందన్నారు. దీంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ఏర్పడిన సంక్షోభంతో ఆసాములు, కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని నివారించాలని ముఖ్యమంత్రితోపాటు మంత్రులను కలిసి సమస్యలను విన్నవించినా స్పందన లేకుండా పోయిందన్నారు. సీఎంకు సైతం లేఖల ద్వారా సమస్యను విన్నవించినా ఫలితం లేదన్నారు. దీనిపై సీపీఐ ఎమ్మెల్యే ద్వారా అసెంబ్లీలో చర్చించి న్యాయం చేసేందుకు కృషి చేస్తానని చాడా వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరమగ్గాల పరిశ్రమల్లో 10హెచ్‌పీల వరకు ఉచిత విద్యుత్‌ను అందించాలని, పరిశ్రమలను 4వ కేటగిరీ కింద పరిగణించి 50శాతం సబ్సిడీ ఇవ్వాలని కోరారు.. బతుకమ్మ చీరలు లేదా జనతా వస్త్ర పథకాన్ని ప్రవేశపెట్టాలని, ఏడాదికి 15 కోట్ల మీటర్ల ప్రభుత్వ ఆర్డర్లు అందించాలని అన్నారు. సిరిసిల్లలో యారన్ డిపోను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వమే యారన్‌ను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సంఘాల సభ్యులకు రూ.10లక్షల క్యాష్ క్రెడిట్‌ను అందించాలన్నారు. బతుకమ్మ చీరలకు సంబంధించిన 10 శాతం యారన్ సబ్సిడీని ఇవ్వాలని, పెండింగ్ బకాయిలు చెల్లించాలని అన్నారు. వర్కర్ టు ఓనర్ పథకాన్ని పూర్తి చేసి కార్మికులను యాజమానులుగా మార్చి శాశ్వత ఉపాధిని కల్పించాలని డిమాండ్ చేశారు.

● యజమానులు, ఆసాములు, కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు నేతన్న చౌక్ వద్ద మానవ హారం చేపట్టారు. ట్రాఫిక్ స్తంభించడంతో టౌన్ సీఐ కృష్ణ, ఎస్సైలు శ్రీనివాసరావు, మల్లేశం నేతన్నలతో మాట్లాడి విరమింపజేశారు. సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్, జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, ఏఐటీయూసీ పవర్‌లూం వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పంతం రవి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కడారి రాములు, చేనేత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షుడు తాటిపాముల దామోదర్, పాలిస్టర్ అసోషియేషన్ అధ్యక్షుడు ఆడెపు భాస్కర్, ఆసాముల సమన్వయ కమిటీ అధ్యక్షుడు సిరిసిల్ల రవీందర్, మండల సత్యం తదితరులు పాల్గొన్నారు.


శిబిరంలో మాట్లాడుతున్న చాడ వెంకట్‌రెడ్డి

ఐఐటీ విద్యార్థినికి కేటీఆర్ అండ


విద్యార్థినికి ల్యాప్‌ట్యాప్ అందజేస్తున్న కేటీఆర్

ముస్తాబాద్, జూలై 25 : ఐఐటీ సీటు సాధించిన నిరుపేద విద్యార్థిని దీప్తికి మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని గూడెం గ్రామానికి చెందిన నిరుపేద దంపతులు సోమిరెడ్డి చంద్రం, పద్మ దంపతుల కూతురు దీప్తి ఇటీవల ఐఐటీ గౌహతిలో ఇంజనీరింగ్‌లో సీటు సాధించింది. ఆర్థిక స్థోమత లేకపోవడంతో పరిస్థితిని స్థానిక నాయకులు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమానికి వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా దీప్తి, ఆమె తల్లిదండ్రులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పెద్ద విద్యాసంస్థలో సీటు రావడం అభినందనీయమని ప్రశంసించారు. దీప్తి కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తానని, నాలుగేళ్ల కోర్సు పూర్తయ్యే వరకు ఖర్చు భరిస్తానని హామీ ఇచ్చారు. పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా దీప్తికి ల్యాప్ టాప్ అందించారు. ఈ సందర్భంగా దీప్తి ఆమె తల్లిదండ్రులు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రశాంతంగా మ్యాక్ సొసైటీ ఎన్నికలు


ఎన్నికైన మ్యాక్ సొసైటీ డైరెక్టర్‌లు

సిరిసిల్ల క్రైం, జూలై 25: జిల్లా న్యాయవాదుల పరస్పర సహకార పరపతి సంఘం(మ్యాక్) ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. ఈ సంఘంలోని 147మంది సభ్యుల్లో 140 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 12 డైరెక్టర్ స్థానాలకు 20మంది న్యాయవాదులు పోటీపడ్డారు. ఇందులో గోవిందు భాస్కర్, వంగ పర్శరాములు, కె. విద్యాసాగర్‌రావు, యాట శ్రీనివాస్, కొడిమ్యాల పురుషోత్తం, ఇ. జ్యోతి, గుర్రం ఆంజనేయులు, గుడ్ల కిషన్, అశ్వీన్‌చంద్ర, కేవీఆర్ వెంకటరెడ్డి, నేదూరి అభిలాష్, పొత్తూరి అనిల్‌కుమార్ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి అయిల్నేని కిశోర్‌రావు తెలిపారు. ఈనెల 30న అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోనున్నట్లు పేర్కొన్నారు. సిరిసిల్ల, వేములవాడ బార్ అసోసియేషన్‌ల అధ్యక్షులు డేర్నాల సంజీవరెడ్డి, గుడిసె సదానందం, కార్యదర్శులు రజనీకాంత్, వెంకటి, సీనియర్, జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

అధికారుల తప్పిదం.. అందని రుణమాఫీ

ఎల్లారెడ్డిపేట, జూలై 25: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఐవోబీ బ్యాంకులో అధికారుల తప్పిదంతో రైతులకు రుణమాఫీ అందడంలో జాప్యమవుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష లోపు రుణమాఫీ చేసినా మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన సుమారు 300 మంది రైతులు రుణమాఫీ డబ్బులు రాలేదు. రైతులు వ్యవసాయ పనులు ఒదులుకొని ఓ వైపు బ్యాంకు, మరోవైపు వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. సరైన సమాధానం లేకపోవడంతో సదరు రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. ఎక్కడ పొరపాటు చోటు చేసుకుందని ఆరా తీశారు. బ్యాంకు అధికారులు రూ.లక్ష లోపు రుణమాఫీ వర్తించే అన్నదాతల మొత్తం, రైతుల సంఖ్యను ప్రభుత్వానికి నివేదించారు. బ్యాంక్ ఐఎఫ్‌సీ కోడ్ తప్పుగా పేర్కొనడంతో రుణమాఫీ బ్యాంకులో జమ కాలేదు. రైతులకు సకాలంలో రుణమాఫీ వర్తించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతులు పడుతున్న ఇబ్బందులను స్థానిక నాయకులు కాంగ్రెస్ సిరిసిల్ల నియోజక వర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డికి విన్నవించారు. స్పందించిన ఆయన కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా దృష్టికి తీసుకెళ్లారు. ఉన్నతాధికారులతో కలెక్టర్ సమస్యను వివరించారు. వ్యవసాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. తప్పును సరిదిద్ది రైతులకు సకాలంలో డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.

కార్గిల్ అమర వీరుల త్యాగాలు మరువలేనివి


కాగడాల ప్రదర్శనలో బీజేపీ నాయకులు

సిరిసిల్ల రూరల్, జూలై 25:: దేశంకోసం సరిహద్దుల్లో కాపలా కాస్తూ కార్గిల్‌లో జరిగిన పోరాటంలో ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరుల త్యాగాలు మరువలేమని బీజేపీ కరీంనగర్ పార్లమెంటరీ కో కన్వీనర్ ఆడెపు రవీందర్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జింక అనిల్‌కుమార్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని గాంధీచౌక్ నుంచి కార్గిల్ లేక్ వరకు బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు వంగ అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి కాగడాల ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు శీలం రాజు, రాష్ట్ర నాయకులు గరిపెల్లి ప్రభాకర్, బీజేవైఎం లీగల్ సెల్ కో కన్వీనర్ రాగుల రాజ్‌కుమార్, కౌన్సిలర్ బోల్గం నాగారాజుగౌడ్, గుండెల్లి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి


టై బెల్టులు పంపిణీ చేస్తున్న డీఈవో

ఇల్లంతకుంట, జూలై 25: ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డీఈవో రమేష్‌కుమార్ సూచించారు. మండలంలోని వెల్జిపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలతోపాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నూతన ఆవిష్కరణలపై ఆసక్తి చూపాలని సూచించారు. ఉత్తమ విద్యార్థులకు సమాజంలో మంచి గౌరవం దక్కుతుందన్నారు. ఉపాధ్యాయులు సమయ పాలన పాటించి మంచి విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. అంతకు ముందు విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. అనంతరం విద్యార్థులకు టై, బెల్టులు పంపిణీ చేశారు. ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు స్వామిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వృద్ధుడిని కాపాడిన పోలీసులు

సిరిసిల్ల క్రైం, జూలై 25: మూడు రోజుల క్రితం ఇంట్లోనుంచి వెళ్లి వర్షపు నీటిలో చిక్కుకొని కుటుంబసభ్యులకు కనిపించకుండా పోయిన సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన గుంటుక రాజయ్య అనే వృద్ధుడిని సిరిసిల్ల టౌన్ పోలీసులు కాపాడారు. రాజయ్య కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు డయల్ 100కు సమాచారం ఇచ్చారు. టౌన్ ఎస్సై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు గాలించారు. పట్టణంలోని వంశీకృష్ణకాలనీలో వర్షపు నీటిలో స్పృహతప్పి పడిపోయి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే 108 అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం రాజయ్యను కుటుంబసభ్యులకు అప్పగించారు.

మధ్యాహ్న భోజన కార్మికులకు గాయాలు

ముస్తాబాద్, జూలై 25 : మండలంలోని ఆవునూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో రాగి జావా కోసం నీళ్ల వేడి చేస్తుండగా మీద పడి ఇద్దరు మధ్యాహ్న భోజన కార్మికులు బండి సావిత్రి, లక్ష్మీకి గాయాలయ్యాయి. వెంటనే సిరిసిల్లకు తరలించి చికిత్స చేయించారు. డీఈవో, ఎంఈవో స్పందించి ప్రభుత్వం ఖర్చుల భరించేలా చూడాలని, భద్రత చర్యలు చేపట్టాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యునియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం లక్ష్మణ్ కోరారు.

ఫేక్ ఐడీతో మహిళకు మెసేజ్‌లు.. ఒకరి అరెస్టు

రుద్రంగి. జూలై 25: ఫేక్ ఐడీతో మహిళకు మెసేజ్‌లు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్న యువకుడిని అరెస్టు చేసినట్లు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. రుద్రంగి పోలీస్ స్టేషన్‌లో గురువారం వివరాలు వెల్లడించారు. మేలో రుద్రంగిలో ఓ వ్యక్తి దావల్ల దినేష్ అనే పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి గ్రామానికి చెందిన ఓ మహిళకు మెసేజ్‌లు చేయగా బాధిత మహిళ కుటుంబ సభ్యులు దినేష్‌తో గొడవ పడ్డారు. తాను మెసేజ్‌లు చేయలేదని, తన పేరు మీద ఎవరో తప్పుడు ఐడీ క్రియేట్ చేసి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయమై సైబర్ పోర్టల్ 1930లో ఫిర్యాదు చేయగా ఎస్సై అశోక్ కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు రుద్రంగికి చెందిన ద్యావల అజయ్‌ని నిందితుడిగా గుర్తించారు. నిందితుడి అదుపులోకి తీసుకొని సెల్ ఫోన్‌ను సీజ్ చేసినట్లు, యువకుడిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.

గంజాయి విక్రేతల ఇళ్లపై పోలీసుల దాడులు

ఎల్లారెడ్డిపేట, జూలై 25: గంజాయి అమ్మకాలు, రవాణాపై ఎల్లారెడ్డిపేట పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. యువత గంజాయికి అలవాటు పడి ఘర్షణలకు దిగుతుండడంతో చర్యలు చేపట్టారు. గురువారం మండల కేంద్రంతో పాటు గొల్లపల్లి, బండలింగంపల్లి, నారాయణపూర్, వెంకటాపూర్, తిమ్మాపూర్ తదితర గ్రామాల్లో గంజాయి విక్రేతల ఇళ్లపై దాడులు నిర్వహించారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించి వివరాలను సేకరించారు. గంజాయి తాగుతున్నారనే అనుమానంతో సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి రక్త, మూత్ర నమూనాలను సేకరించారు.

తొమ్మిది మందిపై కేసు

ఎల్లారెడ్డిపేట, జూలై 25: ఇంటి నిర్మాణ పనులను అడ్డుకున్న సంఘటనలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన తొమ్మిది మందిపై కేసు నమోదు చేశామని ఎస్సై రమాకాంత్ గురువారం తెలిపారు. గ్రామంలోని శ్రీరామోజీ సత్యనారాయణ బోరు బావి తవ్విస్తున్న క్రమంలో మద్దుల నారాయణరెడ్డి, మద్దుల ఎల్లారెడ్డి, మద్దుల నరేశ్, కొంగరి వెంకట్‌రెడ్డి, సద్ది రాజు, మద్దుల బాలకిషన్, శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీను అడ్డుకున్నారని, వాగ్వాదానికి దిగారని ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

ఉరేసుకొని రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

సిరిసిల్ల క్రైం, జూలై 25: సిరిసిల్ల పట్టణంలోని ఆదర్శనగర్‌కు చెందిన రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ మాలోతు రాజు(59) బతుకమ్మ ఘాట్ వద్ద గురువారం సాయంత్రం చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ వివరాల ప్రకారం పట్టణంలోని ఆదర్శనగర్‌కు చెందిన ఆర్టీసీ డ్రైవర్ రాజు అనారోగ్యం కారణంగా వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకున్నాడు. కొంత కాలంగా అనారోగ్యంతోపాటు మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. నయం కాకపోవడంతో మనస్తాపంతో ఉదయం ఇంట్లోనుంచి బయటకు వెళ్లాడు. బతుకమ్మఘాట్ వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. రాజు కూతురు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

గంజాయి కేసులో యువకుడి అరెస్ట్

కోనరావుపేట జూలై 25: గంజాయి కేసులో యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపినట్లు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. సీఐ వివరాల ప్రకారం.. కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన వడ్లూరి వెంకటేష్ అనే యువకుడు గంజాయి తాగడానికి అలవాటు పడ్డాడు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిప్పయ్యపల్లి, భీమ్‌గల్ ప్రాంతాల నుంచి గుర్తుతెలియని వ్యక్తుల వద్ద గంజాయిని కొనుగోలు చేసి తాగుతున్నాడు. మిగిలిన గంజాయిని అలవాటు ఉన్నవారికి విక్రయిస్తున్నాడు. ఇదే క్రమంలో గురువారం సుద్దాల గ్రామానికి వస్తుండగా అందిన సమాచారం మేరకు గ్రామ శివారులో అరెస్టు చేసినట్లు, అతడి వద్ద 100 గ్రాముల గంజాయి పట్టుకున్నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సై ఆంజనేయులు సిబ్బంది ఉన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం


దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ నాయకులు

వేములవాడ టౌన్, జూలై 25: వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి బడ్జెట్‌లో రూపాయి కూడా కేటాయించకపోవడంతో బీజేపీ నాయకులు గురువారం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద పట్టణ బీజేపీ నాయకులు గురువారం ప్రభుత్వ దిష్టిబొమ్మకు నిప్పంటించగా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దిష్టిబొమ్మను లాక్కునే ప్రయత్నం చేసినా నిప్పంటించారు. అనంతరం బీజేపీ పట్టణ అధ్యక్షుడు రేగుల సంతోష్‌బాబు మీడియాతో మాట్లాడారు. పదేపదే కేంద్రం తెలంగాణకు ఇచ్చింది పెద్ద గుడ్డు మాత్రమేనని ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజన్న ఆలయానికి పెద్ద గుడ్డు ఇచ్చిందని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గానికి రూ.5 వేల కోట్లు కేటాయించుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం గారడి మాటలను వేములవాడ ప్రాంత ప్రజలు గ్రహించాలన్నారు. నాయకులు తిరుపతి, లక్ష్మణ్, మెలారం శ్రీనివాస్, సంపత్, హన్మాండ్లు, రాజు, సాయి, కృష్ణహరి పాల్గొన్నారు.

వస్త్ర పరిశ్రమ సంక్షోభంపై ప్రభుత్వాలు స్పందించాలి


సిరిసిల్లలో మాట్లాడుతున్న స్కైలాబ్ బాబు

సిరిసిల్ల రూరల్, జూలై 25:సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని, ఒకరిపై ఒకరు విమర్శలు మానుకొని నేతన్నలకు ఉపాధి కల్పించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు స్కైలాబ్‌బాబు డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని బీవైనగర్‌లోని సీపీఎం అమృత్‌లాల్‌శుక్లా కార్మిక భవనంలో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వస్త్ర పరిశ్రమలో సంక్షోభం నెలకొని ఆర్థిక ఇబ్బందులతో నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారని, మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ ఒకరిపైఒకరు విమర్శలు చేసకుంటున్నారే తప్ప సమస్య పరిష్కారానికి కృషి చేయడం లేదన్నారు. బండిసంజయ్‌కి నిజంగా నేత కార్మికులపై ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఉపాధి కల్పించాలన్నారు. కేవలం పత్రిక ప్రకటన ద్వారా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను విమర్శించడం నేతన్నల గురించి పోరాటం చేస్తున్నామని ప్రజలకు భ్రమలు కల్పించడం సరికాదన్నారు. రాష్ట్రప్రభుత్వం ఎన్నికల సమయంలో గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఉపాధిని కల్పిస్తామని ఉన్న పనులను ఊడగొట్టిందన్నారు. సిరిసిల్లపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలన్నారు. వెంటనే ఉపాధిని కల్పించాలని లేకుంటే ఈ 27న చలో హైదరాబాద్ చేపట్టే నేతన్నల ధర్నాకు సీపీఎం మద్దతు తెలుపుతోందన్నారు.

● కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం ద్రోహం చేసిందని కేంద్రమంత్రిగా ఉన్న బండి సంజయ్‌కుమార్‌ను ప్రజలు నిలదీయాలని స్కైలాబ్‌బాబు అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. బడ్జెట్‌లో ఏపీ పునర్విభజన చట్టం గురించి పలుమార్లు ప్రస్తావించినా తెలంగాణ ఊసెత్తలేదన్నారు. రాష్ట్ర ప్రజలు అక్కున చేర్చుకొని 8 పార్లమెంట్ సీట్లను కట్టబెట్టినందుకు మోదీ ప్రభుత్వం మొండి చేయి చూపిందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మూషంరమేష్, జిల్లా కమిటి సభ్యులు కోడం రమణ, ఎగమంటి ఎల్లారెడ్డి, విమల, ఎరవెల్లి నాగరాజు, సూరం పద్మ, మాల్లారపు ప్రశాంత్, ప్రజా సంఘాల నాయకులు అన్నల్‌దాస్ గణేష్, రమేష్‌చంద్ర పాల్గొన్నారు.